క్లుప్తంగా

వృద్ధులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

కావలి: పట్టణం వెంగళరావునగర్‌లోని డీఆర్ విశ్వోదయ సేవాసమితి ఆధ్వర్యంలో విశ్వోదయ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకులను మంగళవారం పంపిణీ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ ప్రొఫెసర్ సీ మృణాళిని మాట్లాడుతూ విశ్వోదయ వ్యవస్థాపకులు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి దార్శనికత, సేవాతత్పరత కలిగిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన సేవలకు కొనసాగింపుగా విశ్వోదయ సేవా సమితి పేరుతో వినయ్‌కుమార్‌రెడ్డి, విద్యాధరకుమార్‌రెడ్డి వృద్ధులకు, పేదలకు అండగా నిలబడటం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో విశ్వోదయ సేవాసమితి డైరెక్టర్ కే తాతిరెడ్డి, రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు గడప గడపకు మన ప్రభుత్వం

మర్రిపాడు: మండలంలోని భీమవరం సచివాలయం పరిధిలో బుధ, గురువారాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బుధవారం సచివాలయం పరిధిలోని పొంగూరు కండ్రికలో, గురువారం భీమవరం గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.

ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు

మర్రిపాడు: మండలంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తమ సంఘం ముందుండి పని చేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, మండల బాధ్యులు సంధాని, పెంచలయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

స్థలం కేటాయించండి

మర్రిపాడు: స్థానిక బీసీ మిక్స్‌డ్ కాలనీలో మసీదు ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్ శ్రీనివాసులునాయుడు ఆధ్వర్యంలో దూదేకుల ముస్లిం కుటుంబాల వారితో కలిసి తహసీల్దారు ఆనందరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. మిక్స్‌డ్ కాలనీలోని దూదేకుల ముస్లిం కుటుంబాలు అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నారని, వారికి ప్రార్థనలు నిర్వహించేకునేందుకు మసీదు ఏర్పాటు చేసేలా చూడాలని కోరడంతో తహసీల్దారును కోరారు.

క్రీడామైదానాల పరిశీలన




పరిశీలిస్తున్న ఎంఈఓ బాలకృష్ణారెడ్డి

సోమశిల: 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమంలో భాగంగా పలు రకాల ఆటలు ఆడేందుకు అవసరమైన క్రీడా మైదానాలను ఎంఈఓ బాలకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. మండలంలోని రేవూరు, కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల్లోని మైదానాలను పరిశీలించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్స్‌తో చర్చించి పలు సలహాలు అందజేశారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

ఆడుదాం ఆంధ్రను విజయవంతం చేయండి

అల్లూరు: ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీదేవి, తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సచివాలయం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే ఈ పోటీలను సమష్టిగా విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు



కాలిపోయిన తలుపులను చూపుతున్న బాధితురాలు వజ్రమ్మ

ఆత్మకూరు: మండలంలోని అప్పారావుపాళెం దళిత కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, తాను అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు బాధితురాలు వజ్రమ్మ ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై ముత్యాలరావు సమాచారం మేరకు.. కాలనీకి చెందిన వి.వజ్రమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటుంది. పెన్నా బ్రిడ్జికి సమీపంలో ఆమె ఇళ్లు కట్టుకుని నివశిస్తుంది. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో తలుపులు, కిటికీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంటిలోకి పొగ కమ్ముకోవడంతో మెళకువ వచ్చి పరిస్థితిని తెలుసుకుని దొడ్డిదారిన బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు బాధితురాలు వజ్రమ్మ తెలిపింది. స్థానికులు 100 నంబరు బయలు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రగతి సాధనే ప్రభుత్వ లక్ష్యం



కావలి: తుఫాన్‌నగర్‌లో సంక్షేమ పథకాల పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్ రెడ్డి



వరికుంటపాడు: సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరణ



బిట్రగుంట: విశ్వనాథరావుపేటలో..



కలిగిరి: వెలగపాడులో

ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, నిరుపేదల జీవితాల్లో ప్రగతి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 19, 22 వార్డులకు సంబంధించి స్థానిక 17వ సచివాలయంలో మంగళవారం 'ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నాలుగున్నరేళ్ల కాలంలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రారంభించారని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా పేదలందరికీ పథకాలు అందించే దిశగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. పాలనలో పారదర్శకత, పథకాల అమల్లో ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని గుర్తించిన ప్రజలంతా మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు, పార్టీ జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కనుమర్లపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

జగన్ పాలనలో సంక్షేమ కాంతులు

వరికుంటపాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అంది సంక్షేమ కాంతులు వెల్లివిరుస్తున్నాయని ఎంపీపీ గవదగట్ల వెంకటలక్ష్మమ్మ, జేసీఎస్ కన్వీనర్‌బొడ్డు వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గుంటుపల్లి రామాంజనేయులు, మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ ఆలీ అహ్మద్ అన్నారు. మంగళవారం మండలంలోని వేంపాడులో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించా రు. గతంలో చంద్రబాబు, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి పాలన మధ్య తేడాను, ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాల వాస్తవాలను ప్రజలకు వివరించారు. సర్పంచ్ తాతపూడి విజయమ్మ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.శ్రీనివాసులు, మండల కో–ఆప్షన్ సభ్యుడు షేక్ జిలానీబాషా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌తోనే పేదల సంక్షేమం

బిట్రగుంట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే పేదల సంక్షేమం, రాష్ట్ర ప్రగతి సాధ్యమని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు అన్నారు. విశ్వనాథరావుపేట మేజర్ పంచాయతీలో సర్పంచ్ గండూరి మంజుల అధ్యక్షతన 'ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. రఘు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో వచ్చిన మార్పులను వివరించారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, వినూత్న సంక్షేమ పథకాలతో పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మద్దిబోయిన పద్మ, నాయకులు సుందర్ రాజు, గండూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

కలిగిరి: రాష్ట్రంలో కులమతాలు, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని జెడ్పీటీసీ పాలూరి మాల్యాద్రిరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కాటం రవీంద్రరెడ్డి తెలిపారు. వెలగపాడులో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వలంటీర్లు గృహసారథులు, స్థానిక నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.వెంకేశ్వర్లు, మండల జేసీఎస్ కన్వీనరు సీహెచ్ సుబ్బారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ములకా శ్రీనివాసులురెడ్డి, స్థానిక నాయకులు మాలేపాటి వెంకటసుబ్బయ్య, చిట్టేల నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొండాపురం: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎంపీపీ బొడ్డు అనూరాధ అన్నారు. మంగళవారం నేకునాంపేట సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అందిన సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిమ్మిలి రవీంద్ర, జేసీఎస్ కన్వీనర్ యారం నరసింహారావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు బొడ్డు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమానికి జగనన్న మళ్లీ కావాలి

సోమశిల: ప్రతి కుటుంబం సంక్షేమానికి, సంతోషంగా ఉండాలంటే మళ్లీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కావాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు చెప్పారు. మండలం మినగల్లులో సచివాలయాల మండల కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, అనంతసాగరం సహకార సంఘం చైర్మన్ కేతా రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ ఏ మధుసూదన్‌రావు మంగళవారం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఒక్క సచివాలయానికే రూ.20 కోట్లు

అల్లూరు: అల్లూరు-3 ఒక్క సచివాలయ పరిధిలో రూ. 20.50 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరిందని వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యుడు నీలం సాయికుమార్, అల్లూరు టౌన్ అధ్యక్షుడు దండా కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం అల్లూరు-3 సచివాలయంలో మా నమ్మకం నువ్వే జగనన్న బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఈ డబ్బంతా జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఫణికుమార్, నాయకులు బత్తల భక్తవత్సలరెడ్డి, మేడా నిరంజన్‌రెడ్డి, బిట్రగుంట రమేష్ రెడ్డి, మేడా శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ స్ఫూర్తిదాత జగనన్న

అనుమసముద్రంపేట: రాష్ట్రంలోని అందరికీ సంక్షేమ ఫలాలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ స్ఫూర్తిదాత అని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. మంగళవారం ఏఎస్‌పేట బిట్-2 సచివాలయంలో పల్లెకుపోదాం, ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలను నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ 54 నెలల పాలనలో ప్రజలకు ఎంతో చిత్తశుద్ధితో వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అందజేశారన్నారు. చందులూరుపాడులో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు కల్లూరు ప్రభాకర్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పులిమి వెంకట రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు షేక్ షబ్బీర్ బాషా, మాజీ సొసైటీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, నాయకులు జిలానీబాషా, కోటిరెడ్డి, పఠాన్ ఖాదర్ బాషా, బొమ్మంచు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

జగనన్నతోనే సంక్షేమాలు సాధ్యం

ఆత్మకూరు: ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రెండేళ్ల పాటు కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని దీక్షతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత జగనన్నదేనని పలువురు వక్తలు అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని సచివాలయం పరిధిలో మంగళవారం సాయంత్రం ఆంధ్రకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు, చైర్‌పర్సన్ గోపారం వెంకట రమణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజలు మరోసారి జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డిని గెలిపించుకునేందుకు కంకణబద్ధులై ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, వైస్ చైర్మన్ షేక్ సర్దార్, కౌన్సిలర్లు కామాక్షయ్య నాయుడు, రమాదేవి, పి పెంచలయ్య, ఎం రాజశేఖర్, జి వేణు, పార్టీ నాయకులు ముజీబ్, సయ్యద్ జమీర్, కొండా చిన్న వెంకటేశ్వర్లు, కె చిన్నపరెడ్డి, ముతీవర్, తదితరులు పాల్గొన్నారు.

జగనన్న మళ్లీ సీఎం కావడం తథ్యం

సీతారామపురం(ఉదయగిరి): 2024లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు చింతం రెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. మండలంలోని అయ్యవారిపల్లిలో వై నీడ్ ఏపీ జగన్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం కలిసికట్టుగా ఆయన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు, సర్పంచ్ చింతనబోయిన దుర్గాప్రసాద్, జేసీఎస్ మండల కన్వీనరు బాలినేని మాబయ్య, ఈఓపీఆర్డీ భార్గవి, పలు శాఖల అధికారులు, నాయకులు, సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు పాల్గొన్నారు.

జగన్‌కి అండగా నిలిస్తే అర్హులందరికీ సంక్షేమం

ఆత్మకూరురూరల్: అన్ని వర్గాల పేదలకు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని తద్వారా సంక్షేమ పథకాలు మరింత అధికంగా ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆత్మకూరు ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చెర్లోయడవల్లిలో ఆంధ్రకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తొలుత సచివాలయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. అనంతరం పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో చెర్లోయడవల్లి, నాగులపాడు సర్పంచ్‌లు చేరెడ్డి ప్రభావతి, ఎస్. వెంకట రమణారెడ్డి, ఆత్మకూరు, బట్టేపాడు సొసైటీ చైర్మన్లు సానా వేణుగోపాల్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్, ఏఓ శ్రీనివాసులు, రావులకొల్లు ఉప సర్పంచ్ రామిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల భవిష్యత్‌కు జగనన్న పాటు

సంగం: రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ప్రజల భవిష్యత్‌కు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రమిస్తున్నారని, రానున్న 2024 ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. సంగం సచివాలయం-3లో మంగళవారం ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పులగం శంకర్‌రెడ్డి, మాజీ మండల కన్వీనర్ కంటాబత్తిన రఘునాథ్‌రెడ్డి రాళ్లచెలిక ఎస్సీ కాలనీ సమీపంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామారావు, రవీంద్రబాబు, జనార్దన్‌రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమానికి సారథి జగనన్న

చేజర్ల: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమాల సారథి అని ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని పాడేరులో ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల, సముద్ర తీరాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో పాడేరు ఎంపీటీసీ ప్రభావతి, సర్పంచ్ వెంకటేశ్వర్లు, చేజర్ల, గొల్లపల్లి సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, జయంతి ఉలవపల్లి మాజీ సర్పంచ్ అష్రస్ ఉన్నీష, ఎంపీడీఓ విజయలలిత, నాయకులు రామచంద్రయ్య, ఉడత చిన హజరత్తయ్య, వి వెంగళ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చుంచులూరులో..

మర్రిపాడు: మండలంలోని చుంచులూరు సచివాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల బోర్డులను ఆవిష్కరించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కింద చుంచులూరు సచివాలయానికి రూ.14 కోట్ల మేర అభివృద్ధి నిధులను అందజేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చీలపోగు చామంచయ్య, సచివాలయ కన్వీనర్ దువ్వూరు రవికుమార్, నాయకులు తదితరులు ఉన్నారు.



కొండాపురం: నేకునాంపేటలో జెండాను ఆవిష్కరణ



సోమశిల: మినగల్లులో జెండా ఆవిష్కరణ



సంగం: రాళ్లచెలికలో జెండాను ఆవిష్కరణ



చేజర్ల: పాడేరులో బోర్డు ఆవిష్కరణ



మర్రిపాడు: పార్టీ జెండాను ఆవిష్కరణ



అల్లూరు: పథకాల లబ్ధి బోర్డును ఆవిష్కరణ



ఏఎస్‌పేట: ఏఎస్‌పేట బిట్-2లో



ఆత్మకూరు: కిట్‌లను ఆవిష్కరిస్తున్న నాయకులు



సీతారామపురం : అయ్యవారిపల్లిలో..



ఆత్మకూరురూరల్: చెర్లోయడవల్లిలో..

పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు

భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకున్నారు. దేశ నాయకులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని నడచుకోవాలన్నారు. విద్యార్థులు



ఉదయగిరి: గండిపాళెం గురుకులంలో..



బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి రాజేష్



మర్రిపాడు: నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం



ఏఎస్‌పేట: కేజీబీవీ పాఠశాలలో..



ఆత్మకూరురూరల్: బోయలచిరివెళ్ల ఎంపీపీఎస్ పాఠశాలలో..



వింజమూరులో.. చిన్నారులకు బహుమతులు అందిస్తున్న డాక్టర్ మాశిలామణి



వరికుంటపాడు: నెహ్రూ చిత్రపటానికి నివాళులు

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం



సంగం : విద్యార్థులకు అవగాహన కల్పన

జాతీయ 56వ గ్రంథాలయ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రంథాలయాల ప్రయోజనాలను ప్రజాప్రతినిధులు, అధికారులు, లైబ్రేరియన్స్ వివరించారు. వారం రోజుల పాటు గ్రంథాలయాల విశిష్టతను వివరిస్తూ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.



సోమశిల: సరస్వతీదేవి, నెహ్రూ చిత్రపటాలకు..



చేజర్ల: వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరణ



అల్లూరు: ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

రోడ్డు ఆక్రమణపై విచారణ

జలదంకి: మండలంలోని చోడవరం ఎస్సీ కాలనీలో రోడ్డు ఆక్రమణపై మంగళవారం తహసీల్దార్ రమణరావు, ఎంపీడీఓ శ్రీధర్‌బాబు, ఎస్సై ఆదిలక్ష్మి విచారణ చేపట్టారు. గ్రామంలో నన్నూరి కోటయ్య రోడ్డు ఆక్రమించి ఆ రోడ్డుపై ఎవరినీ వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన నన్నూరి యిర్మియాతో పాటు మరికొంత మంది జగనన్నకు చెబుదాంలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గ్రామానికి చేరుకుని రోడ్డు ఆక్రమణను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో పాటు ఆక్రమణదారుడు, ఫిర్యాదు చేసిన వ్యక్తులతో మాట్లాడారు. అక్కడ రోడ్డు 12 అడుగులు గ్రామ నత్తంగా రికార్డుల్లో ఉందని వారికి వివరించారు. అనంతరం అక్కడ సర్వేయర్ సాయంతో 12 అడుగుల రోడ్డుకు మార్కింగ్ వేయించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు వల్లంరెడ్డి నరసారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.



గ్రామస్తులతో మాట్లాడుతున్న తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సైలు

ఘనంగా సహకార సంఘ వారోత్సవాలు



జెండా ఆవిష్కరిస్తున్న చైర్మన్ విజయకుమార్‌రెడ్డి

వింజమూరు (ఉదయగిరి)/ఆత్మకూరురూరల్: స్థానిక వ్యవసాయ సహకార సంఘం, ఆత్మకూరులోని సిండికేట్ వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాల్లో కార్యాలయంలో మంగళవారం అఖిల భారత సహకార సంఘ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ సానా వేణుగోపాల్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మలిరెడ్డి విజయకుమార్‌రెడ్డి సహకార జెండా ఎగురవేశారు. వింజమూరు సహకార సంఘం పరిధిలో రైతులకు అతి తక్కువ వడ్డీతో స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాలిక రుణాలు రూ.6 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు రూ.2 కోట్లు, ఇతర రుణాలు రూ.3 కోట్లు వంతున రైతులకు ఇచ్చినట్లు చెప్పారు. సహకార సంఘ డైరెక్టర్ అనంగి రాజేష్, సీఈఓ మేకల రమణయ్య, క్రిబ్‌కో మార్కెటింగ్ ఆఫీసర్ మురళీరెడ్డి, సొసైటీ మేనేజరు ఏఎస్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి సహకరించండి

- ఎంపీపీ అనూరాధ

కొండాపురం: ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ బొడ్డు అనూరాధ తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వచ్చేది వర్షా కాలమని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరిగిన, జరగబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు బండ్లమూడి నాగేంద్రమ్మ, బంకా మాల్యాద్రి, పలు శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఎంపీపీ అనూరాధ